క్లుప్తంగా

9న ఉచిత ఆరోగ్య పరీక్షలు

మదనపల్లె సిటీ: స్థానిక బెంగళూరు రోడ్డులోని జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో 9న (ఆదివారం) సీనియర్ సిటిజెన్స్‌కు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు ఎస్.మునిగోపాలకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఆరోగ్య పరీక్షలను సీనియర్ సిటిజెన్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

పెద్దతిప్పసముద్రం: మండలంలోని కందుకూరులో వెలసిన శ్రీ పట్టాభి రాములవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 3 నుంచి జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం, పార్వేటోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలను చూపరులను ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. దీంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిసాయని ఆలయ కమిటీ నిర్వాహకులు కరణం ప్రకాష్‌రావ్ తెలిపారు.

రచయితలకు సన్మానం



రచయితలను సన్మానిస్తున్న ప్రజా చైతన్య స్రవంతి సంస్థ సభ్యులు

మదనపల్లె సిటీ: రచయిత డాక్టర్ జె.పి.వైద్య, ఆలిండియా రేడియో రిటైర్డు డైరెక్టర్ రచయిత ఆకుల మల్లేశ్వరరావులను శుక్రవారం స్థానిక జ్ఞానోదయ పాఠశాలలో ప్రజా చైతన్య స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. నవలా రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ డాక్టర్ వైద్య చిత్రరంగంలో పురాతన హిందీ పాటల మీద అనేక పరిశోధనలు చేశారన్నారు. హిందీ, తెలుగు బాషల్లో అనేక వ్యాసాలు రచించినట్లు తెలిపారు. ఏఐఆర్ రిటైర్డు డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు ఇటీవల చాంద్‌ఫిర్ నికలా అనే గ్రంథం రాశారన్నారు. ఆయన రచించిన గ్రంథాన్ని సమీక్షించారు. కార్యక్రమంలో ప్రజా చైతన్యస్రవంతి అధ్యక్షులు తిరుపతిరావు, కార్యదర్శి నాగభూషణరావు, ప్రసాదరావు, శ్రీనివాసులు, మరసం అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి లింగాల యుగంధరాచారి తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ వ్యసనంతో అనారోగ్యం

కలికిరి: మత్తు పదార్థాలు (డ్రగ్స్), మొబైల్ వ్యసనాలతో అనారోగ్యానికి గురికాక తప్పదని డీసీహెచ్ఎస్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైనిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యకరంగా ఉండటానికి మొదటగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఆరోగ్యకర జీవిత ప్రయోజనాలను ఆయన వివరించారు. దృశ్యమాలిక ద్వారా ఆరోగ్య విధానాలను విద్యార్థులకు ప్రదర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో రాయచోటి ఏరియా ఆసుపత్రి డాక్టర్ కోటేశ్వరి, సైనిక పాఠశాల వైద్యాధికారిణి హిమబిందు, డాక్టర్ స్వాతి శర్మ, నర్సింగ్ అసిస్టెంట్ శోభ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

బాబూ..లోకేష్‌కు సభ్యత నేర్పించు

బి.కొత్తకోట: లోకేష్ నోటిని అదుపులో పెట్టి.. సభ్యత, సంస్కారం నేర్పించాలని చంద్రబాబును ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కోరారు. శుక్రవారం బి.కొత్తకోటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్షరాలు సరిగ్గా పలకలేని లోకేష్ స్థాయిని మరచి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తగదన్నారు. చంద్రబాబుకు రాజకీయాలు తప్ప ఏమిపట్టవని, తమ్ముడు రామ్మూర్తికి లక్ష్మీపార్వతి ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందన్న కోపంతో పిచ్చోణ్ని చేసి ఇంటికే పరిమితం చేశారని ఆరోపించారు. సీఎం పదవి కోసం మామను బలిచేశారన్నారు. పదవుల కోసం తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ధ్యాస లేదన్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో బి.కొత్తకోటలో దుకాణాలను యజమానులు స్వచ్ఛందగా మూసివేస్తే..తమపై ఆరోణలు చేశారన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో, ఏం చేస్తారో చెప్పుకోవాలని సూచించారు. అనవసరంగా సీఎం, పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు మానుకోవాలని కోరారు.

సామిరెడ్డి మృతికి ఎమ్మెల్యేల సంతాపం

నిమ్మనపల్లె : రిటైర్డ్ హెచ్ఎం, నిమ్మనపల్లె మండల సింగిల్‌విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి తండ్రి కూరపర్తి సామిరెడ్డి మృతి బాధాకరమని ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం అనారోగ్య కారణంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సామిరెడ్డి మృతి చెందగా, శుక్రవారం ఉదయం కొండయ్యగారిపల్లెలో వారి స్వగృహం నందు అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిలు వేర్వేరుగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుమారులు రెడ్డిశేఖర్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డిలను పరామర్శించారు. మండల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి గారబురుజు రమణారెడ్డి, మాజీ అధ్యక్షులు సదాశివరెడ్డి, ఎంపీపీ నరసింహులు, మండల సచివాలయ కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, మదనపల్లె, రామసముద్రం సింగల్‌విండో అధ్యక్షులు దండు కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, సర్పంచులు వరలక్ష్మి, ఉషారాణి, చంద్రాయుడు, శరత్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

చేసింది చెప్పేందుకే 'జగనన్నే మా భవిష్యత్తు'

- ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు
- ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్
- టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు ఉండవు
- ఎమ్మెల్యే నవాజ్‌బాషా







జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను అతికిస్తున్న ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

మదనపల్లె : నాలుగేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో కులమతాలకు అతీతంగా ప్రతి గడపకూ అందించిన సంక్షేమ పథకాలు, కలిగిన లబ్ధిని వివరిస్తూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఏమేమి చేశారో చెప్పేందుకే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. పట్టణంలోని 17వవార్డు గుండ్లూరువీధిలో ఎమెల్యే ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది. ఏపీఎండీసీ చైర్‌పర్సన్ షమీంఅస్లాం, మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజారెడ్డి, వైస్ చైర్మన్ జింకాచలపతి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు హబీబుల్లాఖాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఈనెల 20వ తేదీ వరకు 14 రోజులపాటు పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు 1కోటి60 లక్షల ఇళ్లకు వెళ్లి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తారన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలకు స్వయంగా వివరించి ఐదుప్రశ్నలతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. రాజకీయం అంటే పెత్తందారీ వ్యవహారం కాదని, పేదవాడి సంక్షేమమే అని చాటిచెప్పిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, ఎల్లోమీడియా నిత్యం వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేయడం, ముఖ్యమంత్రిని విమర్శించడం తప్ప అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఉండవన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ దండుకృష్ణారెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్ఐ.రమణారెడ్డి, ఎస్.ఇర్ఫాన్‌ఖాన్, గుండ్లూరు రఫీ, షరీఫ్, జగనన్న సచివాలయ మండల, పట్టణ ఇన్‌చార్జ్‌లు పోతబోలునాగరాజ, మునిశేఖర్, సర్పంచ్‌లు శరత్‌రెడ్డి, దండుకరుణాకర్‌రెడ్డి, వెంకటరమణ, ఈశ్వరయ్య, బావాజాన్, చందూరెడ్డి, ఆంజనేయులు,ఎల్‌ఐసీ.సుధాకర్, రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్‌లు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీతోనే గుర్తింపు

- నేను మారలేదు..మీలో ఒకడిగానే ఉన్నా
- తంబళ్లపల్లెను అగ్రస్థానంలో నిలుపుదాం
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

బి.కొత్తకోట: కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు అందరికీ వైఎస్సార్‌సీపీతోనే గుర్తింపు, గౌరవమని, పార్టీ పటిష్టత, కార్యక్రమాల నిర్వహణ లో పార్టీ శ్రేణులు క్రియాశీలం కావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. శుక్రవారం బి.కొత్తకోట బీసీకాలనీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి పథకాల లబ్ధి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రతి ఇంటికి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని చెబుతూ సీఎంను ఆశీర్వదించాలని విన్నవించారు. కుటుంబీకుల అనుమతితో వారి ఇంటి గోడలపై స్టిక్కర్లను ఎమ్మెల్యే స్వయంగా అంటించారు. వెళ్లిన ప్రతిఇంటి వద్ద ఎమ్మెల్యే వారితో మమేకమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకొంటూ ముచ్చటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.

మీలో ఒకడిగానే ఉన్నా..

స్థానిక షాదీమహల్ ఆవరణలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎలా ఉన్నానో, ఎమ్మెల్యే అయ్యాక అలాగే ఉన్నా..ఇప్పటికి, ఎప్పటికి నేను మీలో ఒకడిని, కార్యకర్తను అని అన్నారు. బి.కొత్తకోటను నగర పంచాయతీ చేయడంతో ప్రాధాన్యత పెరిగిందని, భూముల విలువ పెరిగిందన్నారు. కార్యక్రమాల్లో పార్టీ మండల కన్వీనర్ ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కురబలకోట ఎంపీపీ దస్తగిరి, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ సురేంద్రనాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, సుబ్బరాం, చౌడేశ్వర, చాంద్‌బాషా, ఎంపీపీలు లక్ష్మీనరసమ్మ, మహమూద్, సాయిలీల, అనసూయమ్మ, జెడ్పీటీసీలు రామచంద్ర, శివన్న, జ్యోతి, మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు తిరుమల అమరనాథ్, ఏవీ.గౌరిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

నవరత్నాలతో పేదల తలరాతలు మారాయి

- జగనన్నే మా భవిష్యత్తు
- చెప్పాడంటే చేస్తాడంతే
- ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

వాల్మీకిపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని నిరుపేదల తలరాతలు మారాయని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారుడికి ఉన్న సంతృప్తిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 7లక్షల మంది వైఎస్సార్‌సీపీ సైనికులు ఉన్నారని, వీరంతా 14 రోజుల పాటు 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా ప్రజలను కలసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తారన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి బీసీలను వెన్నుముకగా గుర్తించి వారికి రాజకీయాల్లో కీలక పదువులు ఇచ్చి సీఎం జగన్ చరిత్రను తిరగరాశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేసి తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీని ఆశీర్వదించాలని కోరు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు సహదేవ రెడ్డి, నాయకులు చింతల శివానంద రెడ్డి, నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, అబ్దుల్ కలీమ్, రామక్రిష్ణారెడ్డి, నల్లంకి నరసింహులు, వెంక్రటమణ, రమేష్, లక్ష్మీనారాయణరెడ్డి, రవి, రాయుడు, ఆనంద, రఘు, సాధిక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్న సైనికులు ఇంటింటా విస్తృత ప్రచారం

కలికిరి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్నే మా భవిష్యత్తు ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేపట్టారు. మండల పరిధిలోని పల్లవోలు, టి.చంద్రావారిపల్లి, మునెళ్ళపల్లి, అద్దవారిపల్లి, మహల్, గుండ్లూరు, చీకటిపల్లి, పారపట్ల, మేడికుర్తి, మర్రికుంటపల్లి, కలికిరి గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ నూర్జహాన్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మజ, సచివాలయాల మండల కన్వీనర్ రెడ్డెప్ప, మండల కో-ఆప్షన్ సభ్యుడు రిజ్వానుల్లా, మండల ఆర్బీకే చైర్మన్ భాస్కర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ జుబేర్ అహ్మద్, ఫయాజ్, ఇస్తియాక్ అహ్మద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రం: వైఎస్సార్‌సీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మండల సచివాలయాల కన్వీనర్ నందకిషోర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కుదురుచీమనపల్లె , మూగవాడి, మాలేనత్తం పంచాయతీలో జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటా వివరించారు. వైస్ ఎంపీపీ రమణారెడ్డి, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.

కేవీపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త పథకాలు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గర్నిమిట్ట పంచాయతీలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేడ్కర్ కాలనీలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలతో నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో చేపట్టిన పథకాలకు వ్యత్యాసాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేవిధంగా ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ గజ్జెల శృతి, వైఎస్సార్‌సీపీ యూత్ మండల కన్వీనర్ గజ్జెల శీన్‌రెడ్డి, గ్రామ సచివాలయ మండల కన్వీనర్ సతీష్‌రెడ్డి, సర్పంచ్ రమణమ్మ, నాయకులు యల్లయ్య, యర్రమరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

గుర్రంకొండ: గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఎంపీపీ సీతమ్మ అన్నారు. శుక్రవారం మండలంలోని అమిలేపల్లె పంచాయతీలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. గృహసారథులు, సచివాలయల కన్వీనర్లతొ కలసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మండల సచివాలయాల కన్వీనర్ చింతిర్ల నాగేంద్ర, మండల ప్రత్యేక ఆహ్వానితులు అప్పల్ల, సర్పంచ్ జగన్మోహన్ పాల్గొన్నారు.

పీలేరు : వైఎస్సార్ సీపీ మరింత బలోపేతమే లక్ష్యంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పార్టీ మండల కన్వీనర్ దండు జగన్మోహన్‌రెడ్డి, సర్పంచ్ డాక్టర్ హబీబ్‌బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహసారధులకు జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నీవే జగన్ కిట్లు పంపిణీ చేశారు. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మహితా, నాయకులు ఆనంద్, గిరిధర్‌రెడ్డి, పెద్దోడు, కాలనీ చిన్న, షాకీర్, మునీర్, వినోద్‌కుమార్, అబీద్, ఉదయ్‌కుమార్, హబీబ్, శ్రీనాథరెడ్డి, నాగరాజనాయక్, నాగార్జున, రమణారెడ్డి, చక్రధర్ పాల్గొన్నారు.



పీలేరు: జగనన్నే మా భవిష్యత్తు కిట్లు పంపిణీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు









కలికిరి: మా నమ్మకం నువ్వే జగన్‌పై ఇంటింటి ప్రచారం, కేవీపల్లె : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం, రామసముద్రం మండలంలో.. , గుర్రంకొండ: అమిలేపల్లెలో జగనన్నే మాభవిష్యత్తు కార్యక్రమం

ఫుడ్ బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలి

గుర్రంకొండ: ఫుడ్‌బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని హెల్పింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు అబూబకర్ సిద్దీఖ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎం ఆప్టికల్స్ దుకాణం వద్ద మదనపల్లెకు చెందిన రాటకొండ శ్రావ్య సహకారంతో నూతనంగా ఫుడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఏఎస్ఐ నరసింహులు ఫుడ్‌బ్యాంక్‌కు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ఫుడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరుపేదల ఆకలితీర్చే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. కార్యక్రమంలో మెఖద్దర్, మగ్దూమ్, శేఖర్, యూసూఫ్, కరీమ్,ఆబీద్ పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మదనపల్లె సిటీ: హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కళ్యాణ మండపంలో యోగ మహోత్సవాలకు మంచి స్పందన లభించింది. ఉదయం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు బయ్యారెడ్డి, డాక్టర్ అజ్మతుల్లాఖాన్‌లు యోగసనాలు, ధాన్యం గురించి వివరించారు. యోగా సంపూర్ణ ఆరోగ్యానిస్తుందన్నారు. పలువురు చేసిన యోగసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి



మాట్లాడుతున్న శౌంఠినాగరాజు

మదనపల్లె : మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి స్థలాన్ని కేటాయించాలని బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు శౌంఠి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా బీసీసేన కార్యవర్గ ఎంపికకు సంబంధించి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శౌంఠినాగరాజు మాట్లాడుతూ...బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్యతో మదనపల్లెలో మేలో బీసీ సదస్సు నిర్వహిస్తామన్నారు. మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి మహిళా సాధికారతకు కృషి చేయాలని ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో మాట్లాడారని, పాలక, ప్రతిపక్షాలు బిల్లును ప్రవేశపెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీసీసేన జిల్లా అధ్యక్షుడిగా ఓబుళరెడ్డిపల్లె నాగరాజు, ఉపాధ్యక్షులుగా రాఘవేంద్రయాదవ్, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులుగా నడిగడ్డ వెంకటరమణకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీసీసేన స్టేట్ కోఆర్డినేటర్ రంగనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జేఏసీ మట్టవీరబాబు, రాష్ట్రప్రధాన కార్యదర్శి తాతా కృష్ణారావు, మహిళాప్రధాన కార్యదర్శి ఏలూరి విజయలక్ష్మి, మల్లాడిసత్తిబాబు, వున్నా రామచంద్రరావు, వినుకొండశ్రీనివాసరావు, కుమార్,మదన్, మహేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదు

తంబళ్లపల్లె: ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని డాక్టర్ మునికుమార్ తెలిపారు. శుక్రవారం కోసువారిపల్లెలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో రమణ, సీహెచ్‌వో సుమతి, ఫార్మసిస్టు వేమారెడ్డి పాల్గొన్నారు.

ములకలచెరువు: స్థానిక మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. సిబ్బంది వీధుల్లో పర్యటించి ప్రజలకు ఆరోగ్యంపైన పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది రమణయ్య, అమరావతి, లక్ష్మి, మునిరత్నమ్మ, కళావతి తదితరులు ఉన్నారు.

మదనపల్లె : ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని జిల్లా ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మాంజలిదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిల్లో అనేక వైద్య సదుపాయాలు ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవో దివాకర్, సీనియర్ వైద్యులు రామ్మూర్తి నాయక్, ఆంజనేయులు, పాల రవికుమార్, హిమశైలజ, ప్రసాద్‌రాజు, రాధిక, సరస్వతమ్మ, సంపూర్ణమ్మ పాల్గొన్నారు.

పీలేరు : ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శేషగిరిబాబు అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ ఆరోగ్యం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్‌నాయక్, డాక్టర్ శివయ్య, డాక్టర్ రామంజి, సీహెచ్‌వో జయలక్ష్మి, హెచ్ఈ ఉషారాణి పాల్గొన్నారు.

కేవీపల్లె : సమాజంలో అందరి ఆరోగ్యం కోసం సమష్టి కృషి అవసరమని డాక్టర్ రేష్మ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని గర్నిమిట్ట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో భాగ్యలక్ష్మి, ఆరోగ్య విస్తరణాధికారి కృష్ణయ్య, సూపర్‌వైజర్ పురుషోత్తంది తదితరులు పాల్గొన్నారు.

కలకడ : ఆరోగ్యమే మహాభాగ్యం అని కలికిరి సబ్ యూనిట్ అధికారి రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా కలకడ ప్రభుత్వ ఆసుపత్రినుంచి మూడురోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

మానవాళి రక్షణ కోసం క్రీస్తు త్యాగం



గుడ్‌ఫ్రైడే సందేశాన్నిస్తున్న పాస్టర్ బి. జర్మీయా

మదనపల్లె సిటీ: గుడ్‌ఫ్రైడేను శుక్రవారం భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకున్నారు. ఆయా చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలు చేశారు. లోకరక్షణకు ఏసు పలికిన ఏడు వాక్యలను పాస్టర్లు ఉపదేశించారు. ప్రభువు సూచించిన ప్రేమ, దయ, జాలి, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. ఏసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి మానవలోకానికి రక్షకుడిగా మారారని స్థానిక జెసీఎం చర్చి డివిజనల్ పాస్టర్ రెవ.డాక్టర్ సునిల్‌వరకుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్దనున్న జెసీఎం చర్చిలో మూడు గంటల పాటు ప్రత్యేక ఆరాధన చేశారు. మానవాళి శాంతి కోసం రక్తం చిందించిన ఏసుక్రీస్తు ప్రేమకు గుడ్‌ఫ్రైడే ప్రతీక అన్నారు. ఏసుకు శిలువ వేసిన రోజునే పవిత్ర శుక్రవారంగా జరుపుకుంటామన్నారు. డేవిడ్ సంజయ్ కొరియర్ బృందం ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. ఉపవాసాలతో ఆరాధనలు వచ్చిన భక్తులకు శీతల పానీయాలు అందజేశారు. కార్యక్రమంలో జేసీఎం చర్చి కార్యదర్శి భక్తవత్సలం, కోశాధికారి ఆనందకుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యవరం మెడికల్‌సెంటర్‌లోని చర్చిలో గుడ్‌ఫ్రైడే వేడుకల్లో డైరెక్టర్ డాక్టర్ వెస్లీ హాజరయ్యారు.

యేసుప్రభువు మరణం లోకానికి జీవం

పీలేరు రూరల్ : యేసు ప్రభువు సిలువ వేయబడి మరణం పొందడమే సర్వ లోకానికి జీవంగా మారిందని పాస్టర్ బి. జర్మీయా అన్నారు. శుక్రవారం స్థానిక తిరుపతి మార్గంలోని ఏసీఎల్ఎం చర్చిలో గుడ్‌ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ యేసు క్రీస్తు సర్వజనులను ప్రేమించి వారి పాప ప్రాయశ్చిత్తం కోసం సిలువ వేసుకున్నారన్నారు. అలాగే పట్టణంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సీఎస్ఐ చర్చిలో..

తంబళ్లపల్లె: సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యవాంజెలిస్టులు జ్యోతి, అమృతలు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను వివరించారు. భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. పంచాలమర్రి, భద్రయ్యగారిపల్లె, ఉప్పులూరివాండ్ల, చింపిరెడ్డివారపల్లెలోని చర్చిలలో గుడ్‌ఫ్రైడే వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఫోర్డు నరసింహులు, భాస్కర్, సుజాత,రామలక్ష్మి, మేరమ్మ, సులోచన పాల్గొన్నారు.

మానవాళి రక్షణ కోసం శిలువ యాగం

కురబలకోట: మానవాళి రక్షణ కోసం మహోన్నతుడు క్రీస్తు శిలువపై రక్తం చిందించి పాప విమోచన గావించారని మండలంలోని తెట్టు గ్రామం ఆరోగ్యపురం చర్చిలో పాస్టర్ చంద్రశేఖర్ వాక్యోపదేశం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో క్రైస్తవులు, అభిమానులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రేమ,కరుణ, త్యాగానికి జీసస్ ప్రతీకయని కొనియాడారు. క్రీస్తు త్యాగాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. యేసు శిలువ యాగం మానవాళికి మహోదయంగా మారిందన్నారు.

పెద్దతిప్పసముద్రంలో..

పెద్దతిప్పసముద్రం: మండలంలోని చర్చిలలో శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రై డే వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత మండలంలోని కందుకూరులో జీసస్ ఇన్ లైఫ్ మినిస్ట్రీ మందిరంలో సందేశమిచ్చారు. పాస్టర్ జైదీప్ రాజా ఉపవాస ప్రార్థనలతో గుడ్ ఫ్రైడే విశిష్టతను విశ్వాసులకు వివరించారు.

ములకలచెరువులో..

ములకలచెరువు: మండలంలోని చర్చిల్లో క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రార్థనలను నిర్వహించారు. ములకలచెరువు, పర్తికోట, బురకాయలకోట సీఎస్ఐ చర్చిల్లో పాస్టర్లు సందేశాలను వినిపించారు. స్థానిక ములకలచెరువు చర్చిలో పాస్టర్ నాగేంద్రుడు క్రైస్తవులకు బైబిల్‌పైన, ఏసుప్రభువుపై ముఖ్య సందేశాలు వినిపించారు.

రూ. 15 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్



బోరుకు పూజలు నిర్వహిస్తున్న నాయకులు

పీలేరు రూరల్ : స్థానిక బండ్ల వంక ప్రాంతానికి రూ. 15 లక్షలతో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ డాక్టర్ హబీబ్‌బాషా అన్నారు. శుక్రవారం స్థానిక సింగిల్‌విండో కార్యాలయం వద్ద నూతన బోరుకు పూజలు నిర్వహించి డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో బోరు, మోటారు, పైపులైను, ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగిల్‌విండో చైర్మన్ బి.డి. నారాయణరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు, ఆనంద్, ఉదయ్‌కుమార్, నాగభూషణం, కాలనీ చిన్న, చక్రధర్, కాటయ్య, కిషోర్ పాల్గొన్నారు.

ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ

కలికిరి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలికిరి పంచాయతీ పరిధిలోని కె.రెడ్డివారిపల్లిలో డీపీఎంఒ డాక్టర్ లోకవర్ధన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకర జీవనానికి అవసరమైన శారీరక వ్యాయామం, యోగా, ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు అవసరమని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మేడికుర్తి పీహెచ్‌సీ హెల్త్ సూపర్వైజర్ హేమలత, హెచ్ఈ రఫీ, ఎంఎల్‌హెచ్‌పీ భాను, ఏఎన్ఎంలు మాధవి, పార్వతి, సిబ్బంది పాల్గొన్నారు.